క్లుప్తంగా

పోషణ వాటికలు ఏర్పాటు చేయాలి



తంగెళ్లమూడి అంగన్‌వాడీ కేంద్రంలో మొక్క నాటిన ఐసీడీఎస్ పీడీ పద్మావతి

ఏలూరు (టూటౌన్): ప్రతి అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో పోషణ వాటికలను ఏర్పాటు చేయాలని ఐసీడీఎస్ పీడీ కేపీవీఎల్ పద్మావతి అన్నారు. ఏలూరు ప్రాజెక్టు పరిధిలోని తంగెళ్లమూడి ఎంపీయూపీ స్కూల్ ఆవరణలో ఉన్న యాదవ్ నగర్, వెంకట్రావుపేట, ముస్లిమ్ బజార్ అంగన్‌వాడీ కేంద్రాలను ఆమె శుక్రవారం సదర్శించారు. పోషణ వాటిక విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా సపోట, జామ, మామిడి, అరటి తదితర మొక్కలను నాటారు. విమలాదేవి స్కూల్, నవయుగ స్కూల్స్ ఆవరణలోని అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏలూరు సీడీపీఓ ఎ.పద్మావతి, సెక్టార్ సూపర్ వైజర్ బి.మంగ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ



కుంకుమ పూజ చేస్తున్న అర్చకులు

ఏలూరు (ఆర్ఆర్‌పేట): స్థానిక పత్తేబాద చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం విశేష పూజలు చేశారు. ఉదయం స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు కొడమంచిలి లక్ష్మణరావు పూజలు చేయగా, కార్యక్రమాలను కార్యనిర్వహణాధికారి డి.శంకరరావు పర్యవేక్షించారు.

కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

ఏలూరు (ఆర్ఆర్‌పేట): యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువతకు కంప్యూటర్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ కె.శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. 30 రోజుల పాటు యువతకు కంప్యూటర్ ట్యాలీ, ఎంఎస్ ఆఫీస్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. 10వ తరగతి ఆపైన విద్యార్హతలు గల 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు గల వారికి ఈ నెల 25 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని వివరించారు. శిక్షణలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామ, ఫోన్ నెంబర్లు 95027 23561, 90140 40780, 95330 79471లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

ఇందిరమ్మ కాలనీలో సమస్యల తిష్ట

- సుద్ద, ఉప్పు నీటితో అవస్థలు
- పట్టించుకోని అధికారులు, పాలకులు

ఏలూరు రూరల్ : ఏలూరు నగర కార్పొరేషన్ పరిధిలోని కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో సమస్యలు తిష్ట వేశాయి. నీరు తాగడానికి పనిచేయడంలేదు. ప్రధాన రోడ్డు గోతులమయంగా మారింది. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగు నీరు ముందుకు పారడంలేదు. అరకొర వసతులు మధ్య కాలనీలో ఐదు వేల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినా అధికారులు తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని వారు వాపోతున్నారు. వెంకటాపురం పంచాయతీ పరిధిలో ఉండే ఒకనాడు కొత్తూరు నాలుగేళ్ల క్రితం ఏలూరు నగర కార్పొరేషన్‌లో విలీనమైంది. వైఎస్సార్ సీపీ హయాంలో వీధుల్లోని సీసీ రోడ్లు, డ్రెయినేజీని అభివృద్ధి చేశారు. ప్రధాన రోడ్లు, డ్రెయినేజీతోపాటు తాగునీటి సమస్య పరిష్కారం కాలేదు.

ఉప్పునీరే దిక్కు

కాలనీ ఏర్పడి సుమారు 15 ఏళ్లయింది. నేటికీ అక్కడ పేదలకు సురక్షిత తాగునీరు అందడం లేదు. నగర ప్రజలకు అందిస్తున్న గోదావరి నీటిని కాలనీ ప్రజలకు కూడా అందిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎమ్మెల్యే బడేటి చంటి నేటికీ నెరవేర్చలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్నేళ్లుగా అధికారులు బోర్లద్వారా ఉప్పు నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీటితో కనీసం అన్నం కూడా వండుకోలేకపోతున్నామని మహిళలు చెబుతున్నారు. బోరు నీటితో స్నానం చేస్తే చర్మవ్యాధులు వస్తున్నాయని వాపోతున్నారు. ప్రతి కుటుంబం రోజుకు కనీసం రూ.20లు ఖర్చు చేసి రెండు టిన్నుల తాగు నీరు కొనుక్కోవాల్సి వస్తోంది. బోరునీరు సామాన్లు కడిగేందుకు, కాలకృత్యాలు తీర్చుకోడానికే పనికొస్తున్నాయని మహిళలు చెబుతున్నారు.

ప్రధాన రోడ్డు అధ్వానం

కాలనీలో ప్రధాన రోడ్డు అధ్వానంగా తయారైంది. పెద్దపెద్ద గోతులతో ప్రమాదకరంగా మారింది. దీనికి తోడు ప్రధాన డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీలో మురుగు నీరు ఎగదన్ని ఖాళీ స్థలాల్లోకి చేరుతోంది. దీనివల్ల మురుగు నిలిచిపోయి చుట్టుపక్కల ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతోంది. వర్షాకాలంలో దోమల వృద్ధి చెంది పిల్లలు, పెద్దలు విషజ్వరాల బారిన పడుతున్నారని మహిళలు ఆందోళన చెందుతున్నారు.



వర్షాకాలంలో ఇళ్ల మధ్య నిలిచిన మురుగు (ఫైల్)



కొత్తూరు ఇందిరమ్మకాలనీ తాగునీటి బోరు

ఇంటి పన్ను పెంచేశారు



గతంలో పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు ఏడాదికి రూ.600 ఇంటి పన్ను కట్టించుకున్నారు. తమ కాలనీ ఏలూరు నగర కార్పొరేషన్ పరిధిలో విలీనమవడంతో ఇప్పుడు రూ.1200కు ఇంటి పన్ను పెంచారు. పన్నులు పెంచారు సరే.. సురక్షిత తాగునీరు సరఫరా చేయడంలేదు. దీనిపై కొద్ది నెలల క్రితం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించాం. కార్పొరేషన్ అధికారులను కలవాలన్నారు. ఎన్నిసార్లు కలిసిన మా సమస్యకు పరిష్కారం లభించడంలేదు.

– భారతి, కాలనీవాసి

డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చాలి



వర్షాకాలంలో మా కాలనీ బురదగా మారిపోతోంది. మురుగునీరు, వర్షపునీరు కిందికి పారడం లేదు. లోతట్టున ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు మూడు నెలలు నిలిచిపోతోంది. దీనివల్ల దోమలు ఉధృతి పెరుగుతుంది. చీకటి పడితే చాలు దోమలు నిద్ర కూడా చేస్తున్నాయి. అధికారులు డ్రెయినేజీ వ్యవస్థను బాగు చేయించాలి.

– శాంతి, కాలనీవాసి

ప్రధాన రోడ్డు అభివృద్ధి చేయాలి



గత ప్రభుత్వ హయాంలో వీధిలో రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థను అభివృద్ధి చేశారు. కాలనీలో ప్రధాన రోడ్డు అభివృద్ధి నిలిచిపోయింది. ఈ రోడ్డుపై పడ్డ గోతుల కారణంగా ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వర్షాకాలంలో మా కష్టాలు చెప్పుకోలేనివి. కాలనీలో అందరూ రెక్కాడితే గాని డొక్కాడని పేదలమే. ప్రతిరోజూ ఉదయం ఏలూరు వచ్చి కాయకష్టం చేసుకుని సాయంత్రం ఇంటికి చేరుతారు. అధికారులు ప్రధానరోడ్డు అభివృద్ధి చేసి రాత్రి వేళ్ల లైట్లు సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకోవాలి.

– వరలక్ష్మి, కాలనీవాసి

ఉప్పు, సుద్ద నీరే దిక్కు



కాలనీల్లో వేసిన బోర్లు నుంచి సుద్ద, ఉప్పునీరు వస్తోంది. ఈ నీరు తాగలేక నానా ఇబ్బందులు పడుతున్నాం. రోజుకు కనీసం రూ.20 తాగు నీటికి ఖర్చు చేయాల్సి వస్తోంది. కనీసం వంట చేసుకోవడానికి కూడా సుద్ద నీరు పనిచేయడం లేదు. అన్నం వండితే చిమిడిపోతుంది. స్నానం చేద్దామంటూ చర్మ వ్యాధులు వస్తాయేమోనని భయం. కాలకృత్యాలు తీర్చుకోడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అధికారులు మాకు సుద్ధి చేసిన గోదావరి నీరు సరఫరా చేయాలి.

– విజయమ్మ, కాలనీవాసి

మందులపై జీఎస్టీ ఎత్తివేయాలి

ఏలూరు (టూటౌన్) : అత్యవసర మందులపై జీఎస్టీ ఎత్తివేయాలని, కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, మెడికల్ సేల్స్ అండ్ రిప్రజెంటేటివ్స్‌కు కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ యూనియన్ నాయకులు శుక్రవారం డీఆర్‌ఓ విశ్వేశ్వరరావు ద్వారా జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. శుక్రవారం సాయంత్రం ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటిటీ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు మద్దతుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వినతి పత్రం అందజేశారు. ఢిల్లీలో ధర్నాకు మద్దతుగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు వ్యక్తం చేశామని యూనియన్ అధ్యక్షులు బీవీ సత్యనారాయణ తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తోందని విమర్శించారు కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు పి.కిషోర్, మెడికల్ రిప్రజెంటిటీస్ యూనియన్ నాయకులు ఉమామహేష్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.



డీఆర్‌ఓ విశ్వేశ్వరరావుకి వినతి పత్రం అందిస్తున్న నాయకులు

యాంటీబయోటిక్స్ వాడొద్దు

ఏలూరు టౌన్: రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ భవిష్యత్తులో ఆయా రోగాల నుంచి కాపాడుకునే అవకాశం ఉందని, మితిమీరి మందులు వినియోగించటం ద్వారా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ యాంటీ మైక్రోబయాల్ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మనిషీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు. అవసరానికి మించి యాంటీబయోటిక్స్ వినియోగించకూడదని, డాక్టర్‌ను సంప్రదించకుండా స్వయంగా మందులు వినియోగించవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏలూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు, డీఎంహెచ్‌ఓ ఎస్ శర్మిష్ట, డీసీహెచ్ఎస్ పాల్ సతీష్‌కుమార్, ఆర్ఎంఓ డి.దుర్గాకుమార్, మైక్రోబయాలజీ హెచ్‌ఓడీ శశిధర్, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సావిత్రి, విద్యార్థులు ఉన్నారు.



ఏలూరు జీజీహెచ్‌లో నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీ

ప్రభుత్వం ద్వారానే దత్తత తీసుకోవాలి



శనివారపుపేటలో దత్తత మాసోత్సవంలో పాల్గొన్న మహిళలు

ఏలూరు (టూటౌన్): దత్తత అనేది ప్రభుత్వం ద్వారానే తీసుకోవాలని శిశుగృహ మేనేజర్ కె.భార్గవి అన్నారు. స్థానిక ఏలూరు అర్బన్ సెక్టార్ గౌరవరం శనివారపు పేట పరిధిలో దత్తత మహోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. శనివారపుపేట కమ్యూనిటీ లెవెల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భార్గవి మాట్లాడుతూ పిల్లలను పోస్టర్ కేర్ ప్రభుత్వం నుంచి దత్తత వెళ్లవచ్చని అన్నారు. దత్తత అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ యూనిట్ సిబ్బంది రాజేష్, శిశు గృహ ఏఎన్ఎం ఎ.విశాలి అంగన్‌వాడీ కార్యకర్త ఎంవీఆర్ నర్సిమాంబ తదితరులు పాల్గొన్నారు.

నేడు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమావేశం

ఏలూరు (టూటౌన్): ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఈ నెల 23న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని లయన్ క్లబ్ హాల్‌లో నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు తెలిపారు. జనరల్ బాడీ సన్నాహక సమావేశం శుక్రవారం స్థానిక ఏలూరు జిల్లా ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించారు. ఏలూరు నగర కార్పొరేషన్, నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ, చింతలపూడి నగర పంచాయతీలోని మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల పని సర్దుబాటు తరచూ వద్దు

ఏలూరు (ఆర్ఆర్‌పేట): తరచూ పని సర్దుబాటు చేయడంతో ఉపాధ్యాయులు తీవ్రమైన మానసిక ఆందోళనకు, గందరగోళానికి గురవుతున్నారని ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగులోతు కృష్ణ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.రత్నం బాబు, జి.మోహన్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాత్కాలిక పని సర్దుబాటుకు విరామం పలికి, అవసరమైన చోట విద్యా వలంటీర్లతో భర్తీ చేయాలని గతంలో మాదిరి నెలవారి పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొందిన స్థానంలో పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత నివారించవచ్చని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలంటూ పైలెట్ ప్రాజెక్టును తీసుకురావడం శోచనీయమని తెలిపారు. పీఎం శ్రీ యాప్ అనుసంధానంతో పాఠశాల గ్రాంట్లు జమ చేయడంలో ఉన్న షరతులను ఎత్తివేసి పీఎఫ్ఎంఎస్ ఖాతాల్లో నేరుగా జమయ్యేటట్లు చూడాలని కోరారు. నిధులు మంజూరయ్యి నెల కావస్తున్నా పలు పాఠశాలలకు ఇంకా గ్రాంట్లు జమ కాలేదని తెలిపారు.

దొండపాడులో శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ

ఏలూరు (ఆర్ఆర్‌పేట): దత్తపీఠ ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ స్థానిక దొండపాడులోని శ్రీ నం దత్తనాథ క్షేత్రానికి విచ్చేశారు. గురువారం రాత్రి దత్తక్షేత్రానికి విచ్చేసిన స్వామీజీ తొలుత క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. శుక్రవారం ఉదయం క్షేత్రంలో విశేష పూజల్లో, జంటనాగుల ప్రతిష్ఠ కార్యక్రమంలో స్వామీజీ పాల్గొన్నారు. క్షేత్రం వ్యవస్థాపక ట్రస్టీ వేణుగోపాల్ లునాని, కార్యదర్శి కాకి బాబు స్వామీజీకి ఆహ్వానం పలికి కార్యక్రమాలు పర్యవేక్షించారు. స్వామీజీ భక్తులకు ప్రసాద పంపిణీ చేశారు.



భక్తులకు ప్రసాద పంపిణీ చేస్తున్న స్వామీజీ

మహాలనోబిస్ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు (ఆర్ఆర్‌పేట): ప్రముఖ గణాంకవేత్త ఆచార్య ప్రశాంత చంద్ర మహాలనోబిస్ అంతర్జాతీయ పురస్కారానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సెట్‌వెల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కేఎస్ ప్రభాకర రావు ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ స్టేస్టిక్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మహాలనోబిస్ జ్ఞాపకార్థం అంతర్జాతీయ పురస్కారాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఏటా గణాంక పద్ధతుల్లో గణనీయమైన కృషి చేసిన, అభివృద్ధి చెందుతున్న దేశానికి చెందిన గణాంక నిపుణుడికి ఈ అవార్డును ఇస్తున్నట్టు వివరించారు. ఈ అవార్డును నెదర్లాండ్‌లోని ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తోందని, పురస్కారానికి ఎంపికైన వ్యక్తికి 10 వేల అమెరికన్ డాలర్ల నగదుతో పాటు ప్రశంసా పత్రం అందిస్తారని తెలిపారు. ఆసక్తి గల అర్హులు డిసెంబర్ 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరకాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు

ఏలూరు (ఆర్ఆర్‌పేట): త్వరలో జరిగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.రాంబాబు, నాదెండ్ల బాబ్జి ఒక ప్రకటనలో తెలిపారు. పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకుల గొంతును చట్టసభలో వాడిగా వినిపించ గలరని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు.

అధైర్యం వద్దు.. అండగా ఉంటాం



మాజీ సీఎం జగన్‌ను కలిసిన ఫీల్డ్ అసిస్టెంట్ ఏడుకొండలు

దెందులూరు: కూటమి ప్రభుత్వం నాయకులు గత ప్రభుత్వంలో నియమితులైన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారని విధులనుంచి తొలగించబడిన గాలాయగూడెం ఫీల్డ్ అసిస్టెంట్ కొండపల్లి ఏడుకొండలు అన్నారు. శుక్రవారం తాడేపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ఆయన కలిశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి కుటుంబాలన్నీ రోడ్డున పడేలా చేశారని వివరించారు. కొంతకాలం ఓపికపడితే వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, న్యాయం చేస్తుందని మాజీ సీఎం జగన్ భరోసా ఇచ్చారని ఏడుకొండలు తెలిపారు.

అభయతో మహిళలకు రక్షణ

దెందులూరు: మహిళల రక్షణ కోసం పోలీసులు ఏర్పాటు చేసిన అభయపై శుక్రవారం బీఆర్‌డీ నర్సింగ్ కళాశాలలో సీనియర్ విద్యార్థులకు అవగాహన కల్పించినట్టు కళాశాల కరస్పాండెంట్ సుగ్గిశెట్టి నూకరాజు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యాపకురాలు లావణ్య మాట్లాడుతూ మహిళల భద్రత, రక్షణకు ఏర్పాటు చేసిందే అభయ అని వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు, అంగన్‌వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి

సివిల్ సప్లయిస్ ఎండీ మనజీర్ జిలానీ సమూన్

భీమడోలు: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని పౌరసరఫరాల విభాగం వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. సూరప్పగూడెం పంచాయతీ పరిధిలోని ఎంఎల్ఎస్ పాయింట్‌ను, పోలసానిపల్లి రైతు సేవా కేంద్రాన్ని, అంబర్‌పేటలోని శ్రీదుర్గా ఆగ్రో ఇండస్ట్రీస్‌ను శుక్రవారం జేసీ ధాత్రిరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. పోలసానిపల్లి రైతు సేవా కేంద్రంలో ఆయన రైతులతో మాట్లాడారు. గోనె సంచులు కొన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడాన్ని గుర్తించారు. రైతులు దిగుమతి, ఎగుమతి ఖర్చులు భరించాల్సిన అవసరం లేదన్నారు. రైతు సేవా కేంద్రంలో సిబ్బంది నిర్ధారించిన తేమ శాతాన్ని పరిగణనలోకి తీసుకోవాలే తప్ప రైసు మిల్లర్లు తమ మిల్లు వద్ద తేమ శాతాన్ని లెక్కించి తేడా ఉందని రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని ఆదేశించారు. రైతులు తమకు నచ్చిన మిల్లులకే ధాన్యాన్ని తరలించుకునే వెసులుబాటు కల్పించామని తెలిపారు. ఏలూరు జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు 250 రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు రూ.136.44 కోట్ల విలువ చేసే 6164 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నట్టు చెప్పారు. తొలుత పాతూరు ఎంఎల్ఎస్ పాయింట్‌ను పరిశీలించి నిత్యావసర సరుకులను సరైన పద్ధతిలో సరైన తూకంతో పంపిణీ చేయాలని ఆదేశించారు.



పాతూరులోని ఎంఎల్ఎస్ పాయింట్‌లో తనిఖీ చేస్తున్న ఎండీ మనజీర్ జిలానీ సమూన్

మిల్లులకు నోటీసులు

జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ధాన్యం అన్‌లోడింగ్‌లో ఆలస్యం, గోనె సంచుల్లో నాణ్యత లేకపోవడంతో అంబర్‌పేట పరిధిలోని శ్రీదుర్గా ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును కొన్నిరోజులు సస్పెండ్ చేశామన్నారు. నిర్ణీత సమయంలోపు అన్‌లోడింగ్ చేయనందున కొవ్వలిలోని రైస్ బాలాజీ రైస్‌మిల్లు, మండవల్లి మండలం భైరవపట్నంలోని హేమవరలక్ష్మీ ట్రేడర్స్, అన్నపూర్ణ ట్రేడర్స్, పూళ్లలోని శ్రీవెంకట సుబ్బరాజు రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్లులకు నోటీసులు జారీ చేశామని డీఎస్‌ఓ ఆర్ఎస్ఎస్ సత్యనారాయణరాజు తెలిపారు. డీఎస్ఓ శ్రీలక్ష్మీ, డీసీఓ శ్రీనివాస్, తహసీల్దార్ బి.రమాదేవి, ఏడీఏ పి.ఉషారాజకుమారి, ఏఓ ఉషారాణి, రైతులు పాల్గొన్నారు.

దళారులను నమ్మొద్దు

గణపవరం: ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మి గిట్టుబాటు ధర పొందాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన గణపవరం మండలం కాశిపాడులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ఈ సీజన్‌లో ప్రభుత్వం కామన్‌రకం ధాన్యం క్వింటాలుకు రూ.1725, ఎ.గ్రేడు రకం ధాన్యం రూ.1740 చొప్పున మద్దతు ధర అందిస్తున్నట్టు చెప్పారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలకు సొమ్ము జమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ యర్రంశెట్టి ప్రసాద్, వీఏఏ రవీంద్ర పాల్గొన్నారు.

వాలీబాల్ విజేతలకు బహుమతులు

దెందులూరు: ఇంట్రామ్యూరల్ పోటీలు విద్యార్థుల్లో అంతర్గత ప్రతిభను వెలుకతీస్తుందని క్యాడ్బరీ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ రవీంద్ర, తడికలపూడి ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఎంఎస్ రాజా, పోతునూరు హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ ఎం కృష్ణారావు అన్నారు. గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలలో మహిళ, పురుషుల విభాగాల్లో జరిగిన ఇంట్రామ్యూరల్ వాలీబాల్ పోటీల్లో విజేతలైన సైనా నెహ్వాల్ హౌస్, రవికుమార్ దాహియా హౌస్‌లకు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ నత్తానియల్ అధ్యక్షతన బహుమతులు ప్రదానం చేశారు. క్రమశిక్షణ ఓర్పు ప్రతి విద్యార్థికీ ఎంతో అవసరమన్నారు. వ్యాయామ విద్యకు రాబోయే కాలంలో ఉన్నత భవిష్యత్తు ఉందని చెప్పారు.

ఆర్టీసీ సమాచారం

ఏలూరు ఆర్టీసీ డిపో నుంచి దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల సమయాలు, రిజర్వేషన్ వివరాలు

ఏసీ బస్సులు..

బస్సు రూటు	సమయం	అందుబాటులో ఉన్న సీట్లు
ఏలూరు -బీహెచ్‌ఈఎల్ (ఇంద్ర)	21.00	30
ఏలూరు -బీహెచ్‌ఈఎల్ (అమరావతి)	22.00	40
ఏలూరు - బీహెచ్‌ఈఎల్ (స్టార్ లైనర్ నాన్‌ఏసీ స్లీపర్)	22.30	16
ఏలూరు - తిరుపతి(ఇంద్ర)	19.00	26

సూపర్ లగ్జరీ

బస్సు రూటు	సమయం	సర్వీస్ నంబర్	అందుబాటులో ఉన్న సీట్లు
ఏలూరు - బీహెచ్‌ఈఎల్	21.45	4820	21
ఏలూరు - బీహెచ్‌ఈఎల్	21.15	4822	25
ఏలూరు - బీహెచ్‌ఈఎల్ వయా కే.కోట	19.30	4796	17
ఏలూరు -బీహెచ్‌ఈఎల్ వయా రామచంద్రపురం	19.45	4798	27
ఏలూరు-జీడిమెట్ల వయా ఖమ్మం	20.15	4802	23
ఏలూరు-బీహెచ్‌ఈఎల్ వయా ఖమ్మం	20.30	4800	29
ఏలూరు - బీహెచ్‌ఈఎల్ వయా ఖమ్మం	21.00	4804	35
ఏలూరు - ఈసీఐఎల్	22.30	4814	25
ఏలూరు - తిరుపతి	16.00	4830	20

కూరగాయల ధరలు

ఏలూరు నగరంలోని రైతు బజార్లలో కూరగాయల ధరలు

కూరగాయలు	కిలో ధర	కూరగాయలు	కిలో ధర
టమాటాలు	38	అరటి కాయ (1)	07-10
వంకాయలు (గులాబీ)	28	చిక్కుడు కాయలు	68
వంకాయలు (కాంతులు)	44	చామదుంపలు	48
వంకాయలు (తెలుపు)	44	ములక్కాడలు	07, 10
బెండకాయలు	28	కంద	80
పచ్చిమిర్చి	24-28	బీట్‌రూట్	60
కాకర కాయలు	30	కీరా దోస	30
బీరకాయలు	30	ఫ్రెంచ్‌బీన్స్	60
బీరకాయలు (పందిరి)	40	అల్లం	70
క్యాబేజీ	36	కొత్తిమీర (కట్ట)	20
క్యారెట్	72	పాలకూర	12
దొండకాయలు	30	చుక్కకూర	15
బంగాళదుంపలు	38	తోటకూర	10
ఉల్లిపాయలు	36-55	గోంగూర	07
గోరుచిక్కుడు	36	పుదీనా	05
దోసకాయలు	28	బఠాణి	--
ఆనబకాయ (1)	20-25	క్యాప్సికమ్	70
పొట్లకాయ(1)	20-25	చిలకడదుంప	46